

19న పాడా కార్యాలయంలో పిజిఆర్ఎస్

ప్రజాశక్తి-పిఠాపురం

స్థానిక పాడా కార్యాలయంలో 19న సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు పాడా పీడీ ఎ.చైత్ర వర్షిణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో ఉదయం 10:00 గంటల నుంచి 01:00 గంటల వరకూ అర్జీలు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గానికి సంబంధించిన డివిజనల్, మండల స్థాయి అధికారులు అందరూ విధిగా హాజరు కావాలని పాడా పీడీ ఆదేశించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.

రైతులకు అందని పెట్టుబడి సాయం..

- నేటికీ అందని పెట్టుబడి సాయం
- అన్నదాతలు ఎదురు చూపులు
- ఖరీఫ్ పెట్టుబడులు ఎలా అంటూ ఆవేదన

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి


ఈ ఏడాది రబీ సీజన్ తుది దశకు చేరుకుంది. అతి త్వరలోనే మళ్లీ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ప్రభుత్వం నుంచి రైతులకు పిసరంత సాయం కూడా అందని దుస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీగా రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పేరుతో రూ. 20 వేలు ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా నేటికీ రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడంలో కూటమి సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల కోసం ఈసారి కూడా అప్పులు తప్పవా అంటూ రైతులు, కౌలు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలను చవి చూస్తున్న రైతాంగం ఇప్పుడు పెట్టుబడుల కోసం మరోసారి అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రబీలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అక్కరకు రాకపోవడంతో తక్కువ ధరకే దళారులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర నష్టాలకు గురయ్యారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పెట్టుబడుల కోసం అప్పులకు తిప్పలు పడుతున్నారు.



అప్పులు చేసి సాగు పనులు

ఏటా అనేక ఇబ్బందులు పడుతున్నాం. సాగు పనుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో కూటమి ప్రభుత్వమయినా పెట్టుబడి సాయం అందిస్తుందని ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా నేటికీ సాయం అందించలేకపోతోంది. ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలి.

- కాకర్ల సూర్య చక్ర భాస్కరరావు, రైతు, రంగంపేట.



ఏడాదిగా ఎదురు చూపులు

జిల్లాలో ఈ ఏడాది 2.19 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో 2.12 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పెద్దపీట వేస్తామని, అన్నదాతల సంక్షేమమే తమ లక్ష్యం అంటూ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేసింది ఏమీ కనిపించడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చి ధాన్యాన్ని సేకరించిన 24 గంటల్లోనే సొమ్ములు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పుకొచ్చిన ప్రభుత్వం ధాన్యాన్ని పూర్తిస్థాయిలో సేకరించలేకపోతోంది. ఈ ప్రక్రియలో దళారులదే పైచేయిగా కనిపిస్తోంది. దీనికి ఉదాహరణ రబీ సీజన్లో ధాన్యం సేకరణ అని చెప్పుకోవచ్చు. అన్నదాతలకు పెట్టుబడి సాయం కోసం ఏడాదికాలంగా ఎదురుచూపులు తప్పడం లేదు.

అన్నదాత సుఖీభవ ఎప్పటికో.?

గత ప్రభుత్వం రైతు భరోసాగా రూ.7,500 ఇచ్చేది. రూ.5500, రూ.2000 ఇలా రెండుసార్లు ఈ సాయం అందించేది. మూడు విడతల్లో రూ.6 వేలు అందేది. దీంతో కొంత ఊరట కలిగేది. పెట్టుబడికి కాస్త సాయం అందేది. కానీ కూటమి సర్కారు మాత్రం ఈ మొత్తం సాయాన్ని పిఎం కిసాన్‌కు సంబంధం లేకుండా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా అందజేస్తామని చెప్పింది. పిఎం కిసాన్ సొమ్ములు ఒక వాయిదా మాత్రమే రూ.2 వేలు అందాయి. రెండో వాయిదా ఈ నెలలో అందాల్సి ఉండగా ఇప్పటికీ జమ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రూ.20 వేలు ఎప్పటికీ అందుతాయనేది వ్యవసాయ అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుని ఈ ఖరీఫ్ సీజన్ కైనా పెట్టుబడి సాయం అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజాశక్తి-కాకినాడ రూరల్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం, భద్రతే ప్రభుత్వ లక్ష్యమని, కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శనివారం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 86 లక్షల మంది కార్మికులు వివిధ రంగాలలో పని చేస్తున్నారని, వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కష్టజీవులుగా, నిరంతరం శ్రమిస్తున్న శ్రామిక లోకాన్ని గత ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసి, అణచివేతకు గురి చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికుల జీవన స్థితిగతులు మెరుగు పడుతున్నాయన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 12 కార్మిక పథకాలను అమలు చేస్తామన్నారు. కార్మికుల సంక్షేమం ఆరోగ్య భద్రత కోసం ఇఎస్ఐ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. వసుధ మిశ్రా కమిటీ నివేదిక ప్రకారం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కాకినాడ జిల్లాను ప్రమాదరహిత పరిశ్రమలుగా తీర్చిదిద్దడంలో ఆయా పరిశ్రమలు తీసుకుంటున్న ముందస్తు చర్యలను మంత్రి సుభాష్ అభినందించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమములో మంత్రి సుభాష్ పాల్గొన్నారు. డిసిఐఎఫ్ రాధాకృష్ణ, డిసిఎల్ పి.శ్రీనివాస్, ఎసిఎల్ బుల్లిరాణి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.



కార్మికులకు ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న మంత్రి సుభాష్

సార్వత్రిక సమ్మె జులై 9కి వాయిదా

ప్రజాశక్తి-కాకినాడ

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఏ రంగంలో పని చేసే కార్మికులకైనా కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని పలు డిమాండ్లపై తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె మే 20 నుండి జూలై 9కి వాయిదా పడిందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు అధ్యక్షతన కచేరిపేట సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, ఎఐఎఫ్‌టియు జిల్లా నాయకులు అంజిబాబు, ఐఎన్‌టియుసి ఎపి అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరు రాజు మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ ఘర్షణ వాతావరణం ఇంకా కొనసాగడం, పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలలో ప్రజలు సాధారణ స్థితికి ఇంకా చేరుకోకపోవడంతో దేశవ్యాప్తంగా మే 20న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జూలై 9న నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాల సమావేశం ఢిల్లీలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా సమయంలో పార్లమెంటులో చర్చ లేకుండా, పార్లమెంటరీ కమిటీ సిఫారసులు లేకుండా బిజెపి ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసేంతవరకు పోరాడతామని తెలిపారు. మోడీ ప్రభుత్వానికి ఊడిగం చేసే కార్పొరేట్ల లాభాలు పెంచేందుకే భారత కార్మిక వర్గాన్ని బానిసలుగా మారుస్తున్నారని విమర్శించారు. బిజెపి బలహీనపడుతున్న ప్రతిసారీ దేశవ్యాప్తంగా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలో కొనసాగడానికి ఏమైనా చేస్తోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు టి.రాజా, గరగ దుర్గారావు పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు

ఎలక్ట్రీషియన్ల వృత్తి నైపుణ్య పరీక్షల ముగింపు

ప్రజాశక్తి - పెద్దాపురం

స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో ఎలక్ట్రీషియన్లకు మూడు రోజులపాటు నిర్వహించిన వృత్తి నైపుణ్య పరీక్షలు శనివారం ముగిశాయి. మెప్మా ఆధ్వర్యంలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్షల ముగింపు సభకు డేటా ప్రో మేనేజర్ ఇందూ అధ్యక్షత వహించారు. ఈ సభలో ఆర్‌పిఎస్ ప్రతినిధి ఆర్.రోహిత్ సైనీ మాట్లాడుతూ మూడు రోజులపాటు 50 మంది ఎలక్ట్రీషియన్లకు వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ పరీక్షల్లో అందరూ ఉత్తీర్ణులయ్యారన్నారు. వీరందరికీ త్వరలోనే సర్టిఫికెట్లు, టూల్ కిట్లు పంపిణీ చేస్తారని తెలిపారు. మేనేజర్ ఇందూ మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమాలలో భాగంగా కార్పెంటర్లకు, ఎలక్ట్రీషియన్లకు సుమారు వందమందికి శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహించామన్నారు. కార్మికులందరూ ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ముగింపు సభలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షుడు చింతల సత్యనారాయణ, అధ్యక్షులు తాడిశెట్టి గంగాధర్, కార్యదర్శి బుడతా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.



ముగింపు సభలో ప్రసంగిస్తున్న రోహిత్ సైనీ



కమిషనర్‌కు లేఖ అదిస్తున్న చైర్‌పర్సన్ అరుణ

చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ రాజీనామా ఉపసంహరణ

ప్రజాశక్తి - సామర్లకోట

సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణపై అవిశ్వాస తీర్మానం రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటానని ఆమె ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం చేపట్టొద్దని హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన మూడో రోజున శనివారం తిరిగి తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నానని మున్సిపల్ కమిషనర్ అనిశెట్టి శ్రీవిద్యకు మరో లేఖను అందజేశారు. శనివారం మధ్యాహ్నం మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణ కృష్ణమూర్తి దంపతులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కమిషనర్ శ్రీవిద్యకు రాజీనామా ఉపసంహరణ లేఖను అందజేశారు. ఈ నెల 15న అవిశ్వాస తీర్మానంపై కాకినాడ ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించగా 25 మంది వైసిపి కౌన్సిలర్లు ఇద్దరు వైస్ చైర్మన్‌లతో సహా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మద్దతు ప్రకటించారు.

కార్టూ'నిజం'



బాక్స్ క్రికెట్ స్టేడియం ప్రారంభం

ప్రజాశక్తి - పెద్దాపురం

స్థానిక టీచర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ స్టేడియంను శనివారం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ స్పోర్ట్స్ నిర్వాహకులు డానియల్, మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, అవార్డు కౌన్సిలర్ కొట్టి కిషోర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, రంధి సత్యనారాయణ, తూతిక రాజు, యాళ్ల వీరబాబు పాల్గొన్నారు.

ఏలేరు కాలువను పరిరక్షించాలి

ప్రజాశక్తి - పెద్దాపురం

ఏలేరు కాలువను కాలుష్యం నుండి పరిరక్షించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎపి రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయం ఎఒ మాధవరావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆర్‌సిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ఫ్యాక్టరీలు, రొయ్యల పరిశ్రమలు నిబంధనలు గాలికి వదిలేసి వ్యర్థాలను విచ్చలవిడిగా ఏలేరు కాలువలోకి వదిలేస్తున్నారన్నారు. దీంతో ఏలేరు కాలువ జలాలు కలుషితమై పర్యావరణానికి పెనుముప్పుగా మారాయన్నారు. వల్లూరి రాజబాబు, బి.రమేష్, కుంచే అంజిబాబు, కడితి సతీష్, రెడ్డి దుర్గాదేవి, అనుష్క, మడికి సత్యం, జాన్, సోమరాజు, వీరబాబు పాల్గొన్నారు.

కార్మికులకు 'బీట్ ద హీట్'పై అవగాహన

ప్రజాశక్తి -సామర్లకోట

సామర్లకోట మండలం గొంచాల గ్రామ పంచాయతీలో 'బీట్ ద హీట్' అనే నినాదంతో ఉపాధి హామీ కూలీకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె.హిమామహేశ్వరి పాల్గొన్నారు. ఎండల వేడి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కూలీలు ఎక్కువ మంచినీరు తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గొంచాల సర్పంచ్ చోడిశెట్టి వెంకట రమణ, ముమ్మిడి సూరిబాబు పాల్గొన్నారు.


సమ్మెకు సంఘీభావం తెలుపుతున్న కౌన్సిలర్లు

కార్మికుల సమ్మెకు వైసిపి సంఘీభావం

ప్రజాశక్తి - సామర్లకోట

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు శనివారం వైసిపి కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజెస్ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ ఔట్ సోర్సింగ్ కార్మికుల న్యాయ పరమైన కోర్కెలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆవాల లక్ష్మీనారాయణ, పాగా సురేష్ కుమార్, యార్లగడ్డ జగదీష్, మన్యం చంద్రరావు, కాళ్ళ లక్ష్మీనారాయణ, కార్మికులు రామరాజు, కృష్ణ, రత్నరాజు, రమేష్, మురళీకృష్ణ, సత్యనారాయణ, భూదేవి, నాగార్జున, వెంకటేశ్వరరావు, స్వామి, రాజేష్, రమణమూర్తి పాల్గొన్నారు.

మళ్లీ మట్టి తవ్వకాలతో ఉద్రిక్తత

రైతులకు అండగా నిలిచిన సిపిఎం

ప్రజాశక్తి-పిఠాపురం

రాష్ట్ర డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. మండలంలోని ఎఫ్‌కె.పాలెంలో పాపిడిదొడ్డి చెరువులోని మట్టి అక్రమ తవ్వకాలకు మట్టి మాఫియా శనివారం మరోసారి సిద్ధ పడింది. దీంతో స్థానిక రైతులు యంత్రాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, మట్టి మాఫియాకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ఎఫ్‌కె.పాలెం గ్రామానికి సంబంధం లేని ఇటుక బట్టీల వ్యాపారులు రైతులపై దౌర్జన్యానికి దిగారు. దాడికి ప్రయత్నించారు. తోపులాట చోటు చేసుకోవడంతో కొందరు రైతులు కిందకు పడిపోయారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. రైతులు మాట్లాడుతూ ఇటుకల బట్టి వ్యాపారులు ఈ చెరువులో మట్టిని అక్రమంగా తొవ్వుకుని పోయేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇటీవల యంత్రాలను చెరువులోకి దింపే ప్రయత్నం చేయగా అడ్డుకుని బయటికి పంపించేశామన్నారు. ఒక రైతు పేరుతో అనుమతి తీసుకుని ఆ రైతు పొలాన్ని మెరక చేసుకునేందుకు అంటూ బట్టీ వ్యాపారులు తమ వ్యాపార ప్రయోజనాల కోసం తమ గ్రామంలోని చెరువు మట్టిని అక్రమంగా తరలించకపోయేందుకు సిద్ధపడుతున్నారని గ్రామస్తులు సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని అధికారులకు చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా ముందుకు సాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు డి.శేషబాబ్జి, స్థానిక నాయకులు కుంచె చిన్న, కోనేటి రాజు చెరువు దగ్గరికి పరిశీలించడానికి వచ్చారు. రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చి వారితో పాల్గొన్నారు. మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని అడ్డుకునే ప్రయత్నం చేస్తే రైతులపై కేసులు పెడతామంటూ పోలీసులు రైతులను పరోక్షంగా హెచ్చరించారు. మట్టి అక్రమ తవ్వకాలు పాల్పడే వారికి రెవెన్యూ పోలీస్ అధికారులు వత్తాసు పలకడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. సిపిఎం నాయకులు గ్రామస్తులు, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శేషబాబ్జి మాట్లాడుతూ గ్రామస్తులతో చర్చించకుండా అధికారులు ఏకపక్షంగా తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. భారీగా పోలీసులు మోహరించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఎఫ్‌కె.పాలెం, కందరాడ గ్రామస్తులతో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆర్‌డిఒ మల్లిబాబు, పాడా పీడీ చైత్ర వర్షిణి, డ్వామా ఎపిడి వసంత మాధవి, ఏలేరు ఇరిగేషన్ ఇఇ డి.శేషగిరిరావు, తహశీల్దార్ పి.గోపాలకృష్ణ, సిఐ శ్రీనివాసు, ఎస్ఐ జాన్ బాషా సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనలు అతిక్రమించి మట్టిని తరలిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.


ఎక్సవేటర్‌ను అడ్డుకుంటున్న రైతులు, సిపిఎం నాయకులు

సైన్స్ ప్రయోగాలతో నూతన ఆవిష్కరణలు

ప్రజాశక్తి - పెద్దాపురం

నూతన ఆవిష్కరణలు సైన్స్ ప్రయోగాల ద్వారానే సాధ్యమవుతాయని చిల్డ్రన్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు బుద్ధా శ్రీనివాస్ అన్నారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో శనివారం విద్యార్థులకు శాస్త్రీయ ఆలోచన విధానం, సైన్స్ ప్రయోగాలపై అవగాహన కల్పించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి రవివర్మ విద్యార్థులకు గణితంలో మెలకువలపై అవగాహన కల్పించారు. కరాటేలో తెప్పల యోగేష్, వ్యాయామంలో లోకేష్, కర్రసాములో నీలపాల కృష్ణ, డ్రాయింగ్‌లో టిఎల్.పద్మావతి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ కార్యదర్శి రొంగల అరుణ్ కుమార్, అమృత, నమ్రత, నాని, సాయి, మణికంఠ, మనోజ్, సందీప్, భాషా, బంగారం, సత్య, అంజలి, లావణ్య, లలిత, నరసింహమూర్తి, కష్ణ తదితరులు పాల్గొన్నారు. శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ-పచ్చదనం పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. హెచ్ఎం రాళ్లపల్లి వెంకటేశ్వరరావు, గ్రంథాలయాధికారి పాలంకి నాగరాజు, సింగం బుల్లయ్య, ఎం.రామారావు, డి.సాయి, బి.అరవింద్, ఎం.సురేష్, ఎం.శ్రీధర్ పాల్గొన్నారు.



సైన్స్ ప్రయోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న శ్రీనివాస్

11వ రోజు ఇంజినీరింగ్ కార్మికుల ప్రదర్శన

ప్రజాశక్తి - పెద్దాపురం

మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 11వ రోజుకు చేరుకుంది. వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నా తమకు వేతనాలు పెంచడం లేదన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ నాయకులు సుంకర నాగేశ్వరరావు, బోనాల వెంకటరమణ, బాసిన భద్ర రావు, వాకాడ భాస్కరరావు, పూల ప్రశాంత్, బొమ్మన రవికుమార్, ఎస్‌కె.బషీర్, ఎన్.సూర్య ప్రకాష్, తూతిక సాయి, ఒ.సోనియా తదితరులు పాల్గొన్నారు.



ఇంజినీరింగ్ కార్మికుల ప్రదర్శన

యుటిఎఫ్ కోచింగ్ విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు

ప్రజాశక్తి - జగ్గంపేట

పాలిసెట్ ఎంట్రన్స్‌లో యుటిఎఫ్ ఉచిత కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. యుటిఎఫ్, జెవివి, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన 70 మంది విద్యార్థులకు స్థానిక యుటిఎఫ్ భవనం వద్ద కోచింగ్ ఇచ్చారు. ఈ కోచింగ్ తీసుకున్న వారిలో 15 వేల లోపు ఐదుగురు ర్యాంకులు సాధించారు. 10 నుంచి 20 వేలు ఏడుగురు, 20 నుండి 30 వేల లోపు ఇద్దరు, 30 నుండి 40 వేల లోపు 10 మంది, 40 నుండి 50 వేల లోపు నలుగురు, 50 నుంచి 70 వేల లోపు 8 మంది, 70 నుండి 90 వేల లోపు 20 మంది, లక్షపైబడి 9 మంది ర్యాంకులు సాధించారు. వారిని యుటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎంవి.సాయిరాం, జిల్లా కార్యదర్శి పివివి.సత్యనారాయణ, జెవివి రాష్ట్ర నాయకులు వర్మ, కోటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎస్ఎఫ్ఐ నాయకులు మణికంఠ, సంతోష్ అభినందించారు. కోచింగ్ ఇచ్చిన డి.తమ్మయ్య, పివి.గంగాధర్, కె.బంగారయ్య, కె.సూర్యనారాయణ, కె.ఈశ్వరరావు, ఎం.మురళీకృష్ణ, జిఎస్‌హెచ్‌పి.వర్మను పలువురు అభినందించారు.

ఎంపిడిఒగా గల్లా రాజ మనోహర్

ప్రజాశక్తి-గండేపల్లి

ఎంపిడిఒగా గల్లా రాజ మనోహర్ శనివారం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా వచ్చిన ఎంపిడిఒకు మండల సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం నుంచి ప్రమోషన్‌పై వచ్చినట్టు తెలిపారు. మండల అభివృద్ధికి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

నేరాలు ఘోరాలు

యువకుని మృతదేహం స్వాధీనం

ప్రజాశక్తి - ఆత్రేయపురం

ప్రమాదవశాత్తు కాలుజారి గౌతమీ గోదావరి నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం శనివారం రావులపాలెం బ్రిడ్జి వద్ద లభ్యమయింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఉంగ్రాజవరం గ్రామానికి చెందిన తలపాకుల జగపతిబాబు (20) హైదరాబాదులో ఒక కంపెనీలో ఆఫీస్ బాయ్ గా పని చేస్తున్నాడు. ఆత్రేయపురం బుల్లిపేట లో ఉన్న తన మేనమామ కుమారుడు పుట్టినరోజు వేడుకలకు వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గౌతమి గోదావరి నది తీరానికి బహిర్భూమికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు కాలుజారి గోదావరిలో మునిగి గల్లంతయ్యాడు.. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ జగపతిబాబు ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం కూడా గాలింపు చర్యలు చేపట్టగా రావులపాలెం జొన్నాడ బ్రిడ్జి వద్ద యువకుడు లభ్యం అయ్యింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ ఎస్.రాము తెలిపారు.

లారీ ఢీకొని వ్యక్తి మృతి

ప్రజాశక్తి - ముమ్మిడివరం

జాతీయ రహదారిపై లారీ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర పంచాయతీ పరిధి బొండాయి కోడు తూము సెంటర్ పెట్రోల్‌బంక్ ఎదురుగా మోటార్‌సైకిల్‌పై అయినవిల్లి మండలం పోతుకుర్రుకు చెందిన సాగిరాజు సత్యనారాయణ రాజు (47) వెళుతున్నాడు. ఈ సమయంలో అతనిని వెనక నుండి లారీ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతు మృతి చెందాడు. మృతుడికి భార్య విజయ లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు ఎస్ఐ జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పేకాట శిబిరంపై దాడి 8 మంది అరెస్టు

ప్రజాశక్తి-కాజులూరు

గొల్లపాలెంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసి ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు గొల్లపాలెం ఎస్ఐ ఎం.మోహన్ కుమార్ తెలిపారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న రూ.7,400 నగదు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నట్టు ఆయన తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జరిమానా

ప్రజాశక్తి - జగ్గంపేట

సర్కిల్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని పట్టుకుని కోర్టులో హాజరుపర్చగా జరిమానా విధించినట్టు సిఐ వైఆర్‌కె.శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల పరిధిలో వివిధ ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి 12 మందిని పట్టుకున్నట్టు తెలిపారు. వారిని కోర్టులో హాజరు పరచగా ఏడుగురికి ఒకొక్కరికీ రూ.పది వేల చొప్పున జరిమానా విధించారని, ఐదుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని తెలిపారు.



సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న రైల్వే పోలీసులు

రైలు కిందపడి జంట ఆత్మహత్య

ప్రజాశక్తి -సామర్లకోట

మండలంలోని వేట్లపాలెం గుడపర్తి రైల్వే ట్రాక్‌పై శనివారం రైలు కిందపడి ఒక జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను కాకినాడ స్వర్ణాంధ్ర కాలనీకి చెందిన ఉప్పల పోసుబాబు (37) కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన గెడ్డం దివ్య నాగలక్ష్మి (30)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు శుక్రవారం రాత్రి కాకినాడ నుంచి బైకుపై సామర్లకోట వచ్చి అక్కడి నుంచి వేట్లపాలెం వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటారని సామర్లకోట రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతుని జేబులో సూసైడ్ నోట్, బండి పార్కింగ్ చీటి లభ్యమయ్యాయి. లేఖలో రాసి ఉన్న ఫోన్ నెంబర్ల ఆధారంగా మతుడి బంధువులకు సమాచారం ఇచ్చారు. పోసుబాబు ప్రయివేటు అకౌంటెంట్ కాగా భార్య, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వారం రోజుల క్రితం తనకు మరో భార్య ఉందని తనని ఇంటికి తీసుకువస్తానని పోసుబాబు భార్యతో చెప్పడంతో కుటుంబంలో గొడవ జరిగింది. మృతుడి భార్య అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. శుక్రవారం రాత్రి తాను చనిపోతున్నానని అందరూ జాగ్రత్తగా ఉండాలని ఫోన్ చేసి మతుడు పోసుబాబు చెప్పాడు. దీంతో ఆ కుటుంబం అంతా కాకినాడ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసి గాలించడం మొదలుపెట్టారు. మృతురాలు గెడ్డం దివ్య నాగలక్ష్మి భర్తతో విభేదాలు వచ్చి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమెకు ఒక పాప ఉంది. మృతురాలి తల్లి సామర్లకోట పోలీసులకు వివరాలు అందించారు.

చైన్ స్నాచింగ్ దొంగలతో అప్రమత్తంగా ఉండాలి

ప్రజాశక్తి -కంప

మండలంలో ఇటీవల చైన్ స్నాచింగ్ దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తతఎస్ఐ టి.సునీత తెలిపారు. కరప స్వర్ణ థియేటర్ సెంటర్లో సమీపంలోను స్కూటీపై వెళ్తున్న ఒక అమ్మాయి మెడలో గొలుసును దొంగలించి హీరో హోండా గ్లామర్ బైక్‌పై ఒక దొంగ పారిపోయాడని తెలిపారు. బైకుపై వెళుతున్న దొంగ ఫోటోలను ఎస్ఐ విడుదల చేశారు. సమాచారం అందించిన వారికి బహుమతి అందిస్తామని, వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ టి.సునీత తెలిపారు.

ధాన్యం రైతు కంట కన్నీరు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి

జిల్లాలో వరి రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలకు చేతలకు పొంతనే ఉండట్లేదు. ఫలితంగా ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కళ్లాల్లోనే ముగుగుతోంది. ఈ ఏడాది దిగుబడి గణనీయంగా పెరిగింది. ఈ మేరకు కొనుగోళ్లను పెంచాల్సి ఉన్నా.. ప్రభుత్వం అలాంటి చర్యలేవీ తీసుకోలేదు. ముందుగా నిర్ణయించిన లక్ష్యాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అనంతరం కొనుగోలు కేంద్రాలను మూసేశారు. దీంతో మిగిలిన రైతుల వద్ద ఉన్న ధాన్యం కళ్లాల్లోనే ఉండిపోయింది. దీంతో అన్నదాతలు రోడ్డెక్కారు. ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లక్ష్యాలను పెంచింది. స్వయంగా సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో ఉమ్మడి జిల్లాల అధికారులతో సమీక్ష చేసి ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని పెంచుతున్నామని చెప్పారు. అనంతరం మంత్రులు, ఎంఎల్‌ఎలు ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ లక్ష్యం పెంపుపై ఊదరగొట్టారు. కాని ధాన్యాన్ని మాత్రం అనుకున్న మేర కొనుగోలు చేయలేదు. మంత్రులు ప్రకటనల అనంతరం పలుచోట్ల ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు మళ్లీ రోడ్డెక్కారు. ధాన్యం లోడు ట్రాక్టర్‌తో కొవ్వూరు గామన్ బ్రిడ్జి వద్ద ఉన్న హైవేపై రాస్తారోకో చేశారు. అధికారులు హడావుడిగా అక్కడకు చేరుకుని కొనుగోళ్ల చేస్తాని హామీ ఇచ్చారు తప్ప, పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. వాతావరణంలో అకాల మార్పులతో కురుస్తున్న ఆకస్మిక వర్షాలకు రైతుల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోతోంది. దీంతో దళారులు చెప్పిన రేటుకు అమ్ముకుని నష్టాలకు గురవుతున్నారు.

మరో పక్క జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రోహిణీ కార్తెకు ముందే ఎండలు ఇలా ఉండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. వడగాల్పులు నానాటికీ అధికమవటంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. జిల్లాలో వడదెబ్బ మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత అధికమవుతోంది. దీంతో మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకూ



జిల్లాలో అనేక ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. పాలనా యంత్రాంగం ఏర్పాటు చేసిన చలివేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు విద్యుత్ కోతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విద్యుత్ వినియోగం జిల్లాలో 21 మిలియన్ యూనిట్లకు చేరటంతో అప్రకటిత విద్యుత్ కోతలు అనివార్యంగా మారాయి.

ఆధునికీకరణ జరిగేనా?

గోదావరి పంటకాలువల ఆధునికీకరణ పనులు జరుగుతాయా? లేదా? అనే దానిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. కాలువను కట్టేసి 15 రోజులు పైబడినా ఎక్కడ ఆధునికీకరణ పనులు మాత్రం కనిపించట్లేదు. ఏటా వేసవిలో కాలువలకు నీటి ప్రవాహాన్ని నిలిపేసిన సమయంలో కాలువల్లో పూడికతీత, గేట్ల మరమ్మతులు వంటి పనులు నిర్వహిస్తారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని బలహీనంగా ఉన్న కరకట్టలకు మరమ్మతు చేయాల్సి ఉంటుంది. కాల్వల ఆధునికీకరణ, తూడు తొలగింపు, గోదా వరి డ్రెడ్జింగ్ నిర్వహణ వంటి పనులు ఈ కాలంలోనే చేపట్టాల్సి ఉంది. తాజాగా క్లోజర్ పనులకు ప్రభుత్వం రూ.40 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. ఇరిగేషన్ అధికారులు రూ.70 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వ పట్టించుకోలేదు. ఈ పనులకు ఇప్పటి వరకూ టెండర్లు కూడా పిలువ లేదు. దీంతో ఈ ఏడాదీ ఆధునికీకరణ పనులపై సందిగ్ధత నెలకొంది.ఇదే జరిగితే వరదలకు పంటలు ముంపునకు గురవ్వడం, లేదా వర్షాల సమయంలో నీరు వెళ్లక పంటలు పాడవ్వడం తప్పదనే అనుమానాలున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని రైతాంగా కోరుతోంది.

కూరగాయల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. పెళ్లిళ్ల సీజన్, ఎండాకాలంలో కూరగాయల సాగు తగ్గడంతో కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వంకాయ, దోస, కాకర, చిక్కుళ్లు ఇలా ఏ రకం చూసినా కేజీ రూ.80 పైమాటే. అల్లం కేజీ రూ.150కి చేరింది. వెల్లుల్లి పాయలు కేజీ రూ.360 పలుకుతున్నాయి. ధరలు పెరగడంతో కొనుగోలు దారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో కొనుగోలు దారులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు.

అప్పలరాజుకు వైసిపిలో జిల్లా పదవి

ప్రజాశక్తి-ఏలేశ్వరం

యర్రవరం గ్రామ సర్పంచ్ బిశెట్టి అప్పలరాజుకు వైసిపిలో జిల్లా పదవి లభించింది. ఆయనను జిల్లా కార్యాచరణ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పదవి రావటానికి కృషి చేసిన వైసిపి పొలిట్ బ్యూరో సభ్యుడు ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముద్రగడ గిరిబాబుకు అప్పలరాజు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.

వల్లభ స్వామికి రూ.2.97 లక్షల ఆదాయం

ప్రజాశక్తి - పెద్దాపురం

తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం రూ.2,97,980 ఆదాయం సమ కూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. వివిధ దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,96,710, అన్నదాన విరాళాల ద్వారా రూ.69,735, కేశఖండన ద్వారా రూ.8200, తులాభారం ద్వారా రూ.400, లడ్డు ప్రసాద్ ద్వారా రూ.22,935 వచ్చిందన్నారు. యాత్రికులకు ఉదయం పులిహోర ప్రసాదం, మధ్యాహ్నం మహా అన్నదానం నిర్వహించామన్నారు ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి నారాయణాచార్యులు, ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, గ్రామస్తులు యాత్రికులకు సేవ లందించారన్నారు.

ఆకట్టుకున్న పప్పెట్ షో

ప్రజాశక్తి - సామర్లకోట

సామర్లకోట ఆంధ్ర జూబిలీ బాప్టిస్ట్ చర్చిలో వేసవి సెలవుల్లో నిర్వహించే చిల్డ్రన్ బైబిల్ తరగతులు శనివారం ఘనంగా ముగిశాయి. చర్చ్ యువజన సంఘం ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహించిన తరగతుల ముగింపు కార్యక్రమం శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హుషారుగా సాగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం ఏలూరు ప్రాంతాలకు చెందిన ఒక ప్రత్యేక టీమ్ సభ్యులు పాల్గొని పప్పెట్ షోలు, మ్యాజిక్ షోలు, పలు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి.అమర్ కళ్యాణ్, టి.అమర్ కిరణ్, ఆర్.నవీన్, డి.ప్రిన్స్, జె.సురేంద్ర, విన్స్, పి.మెల్విన్, బి.వర్షిణిప్రియ, టి.మాలతి, టి.వాణి, దయా ప్రకాషిణి, కుమారి, బి.కశ్యప్, బి.అరుణ, కిరణ్ కుమారి పాల్గొన్నారు.

ఎయిడ్స్ నివారణపై అవగాహన

ప్రజాశక్తి-కాకినాడ రూరల్

స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రేటరీ ఫర్ హెచ్ఐవి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్, అధిక రక్తపోటు పై వీధి నాటకం ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎంహెచ్ఒ నరసింహ నాయక్ మాట్లాడుతూ అధిక రక్తపోటుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతుంటే జీవితకాలం వాటిని వేసుకోవాలన్నారు. అనంతరం కళాకారులు ఎయిడ్స్, సుఖ వ్యాధులు, కండోమ్ ఉపయోగం వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఆర్.రమేష్, ఎంవి రత్నరాజ్, రాజా, మోహన్, సుబ్బారావు పాల్గొన్నారు.

రిజర్వేషన్లు 75 శాతానికి పెంచాలి

ప్రజాశక్తి - పెద్దాపురం

ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లను 50 నుండి 75 శాతానికి పెంచాలని జాతీయ సామాజిక న్యాయ పోరాట సమితి నాయకులు వడ్డి కామరాజు, ఆకుమర్తి సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కొండయ్యపేట కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సామాజిక న్యాయ పోరాట సమితి సమావేశంలో వారు మాట్లాడారు. కార్మిక చట్టం 1979 ప్రకారం అన్ని రంగాల పరిశ్రమలలో ఉన్న కార్మికులకు చట్టపరమైన రక్షణ సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో



మాట్లాడుతున్న సత్యనారాయణ

సంకు దావీదు రాజు, నల్లమాటి సురేష్, గుండుబోయిన నాగేశ్వరరావు, వేమగిరి ప్రసన్నకుమార్, ఎం.రుద్రయ్య, లంక నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వాలి

ప్రజాశక్తి - జగ్గంపేట

రాష్ట్రంలోని ప్రతి కార్యకర్తకు పార్టీ మనోధైర్యాన్ని ఇవ్వాలని జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ అన్నారు. శనివారం స్థానిక కాపు కళ్యాణ మండపం వద్ద తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా యువత ఉపాధి కల్పించేందుకు మల్లిశాలలో 550 ఎకరాల భూమిలో తొందరలోనే పరిశ్రమల పార్క్ ఏర్పాటు చేసి, కాలుష్య రహిత పరిశ్రమలు తెస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, శీలం వెంకటేశ్వరరావు, ఎస్‌విస్ అప్పలరాజు, కోర్పు లచ్చయ్య



సమావేశంలో మాట్లాడుతున్న ఎంఎల్ఎ నెహ్రూ

దొర, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పోతుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

ర్యాంకులు సాధించిన విద్యార్థికి సత్కారం

ప్రజాశక్తి-శంఖవరం

సిబిఎస్ఇ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని ప్రత్తిపాడు ఎంఎల్ఎ వరుపుల సత్యప్రభ సత్కరించారు కొంతంగి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు బద్ది లోవరాజు కుమారుడు శశి వెంకట్ ఇటీవల జరిగిన పదో తరగతి సిబిఎస్ఇ పరీక్షల్లో 484/500 మార్కులు, ఎపి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ సెట్‌లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ ర్యాంకు, పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్టులో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. విద్యార్థి సాధించిన ర్యాంకులతో నియోజవర్గంలో యువకులకు స్ఫూర్తి నింపాడని, బస్సు సౌకర్యం కూడా లేని గ్రామం నుంచి విద్యాభ్యాసం కొనసాగించి, రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించడం అద్భుతమైన విషయం అన్నారు.

వైసిపి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అంకంరెడ్డి

ప్రజాశక్తి-రౌతులపూడి

వైసిపి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా టని ములగపూడి మాజీ సర్పంచ్ అంకంరెడ్డి సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి సహకరించిన మాజీ మంత్రి, వైసిపి రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యులు ముద్రగడ పద్మనాభం, పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. సతీష్ కుమార్‌ను జెడ్‌పిటిసి గొల్లు లక్ష్మణ మూర్తి, వాసిరెడ్డి జమీలు, సర్ణం శ్రీనివాస్ అభినందించారు

ఘనంగా తిరంగా ర్యాలీ

తప్రజాశక్తి - పెద్దాపురం, ఏలేశ్వరం

పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో భారత సైనికుల ధీరత్వానికి సంఘీభావంగా శనివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. వంద అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. దివిలిలో ప్రారంభమైన ఈ ర్యాలీ చంద్రమాంపల్లి వరకూ కొనసాగింది. అనంతరం హైస్కూల్లో జరిగిన సభలో ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో మాజీ సైనికుడు కుంచే పాపారావును ఘనంగా సన్మానించారు. కుడా చైర్మన్ తుమ్మల బాబు, విత్తనాల వెంకటరమణ, ఎంపిడిఒ డి.శ్రీలలిత, తహశీల్దారు సిహెచ్.వెంకటలక్ష్మి, ఎస్ఐ వి.మౌనిక, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, టిడిపి మండల అధ్యక్షుడు కొత్తిం వెంకట శ్రీనివాసరావు, పాల్గొన్నారు.

ఏలేశ్వరంలో ప్రత్తిపాడు ఎంఎల్‌ఎ వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో శనివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. తొలుత సైనికులు గుమ్ములూరు యతేంద్ర, కె.సుబ్బారావును ఘనంగా సన్మానించారు. ఎంపిపిలు గొల్లపల్లి బుజ్జి, గంగుమళ్ళ సత్యవతి, నాయకులు మేడిశెట్టి బాబి, సింగిలిదేవి సత్తిరాజు, బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, జ్యోతుల పెద్దబాబు, వెన్న శివ పాల్గొన్నారు.



ర్యాలీలో పాల్గొన్న ఎంఎల్ఎ నిమ్మకాయల చినరాజప్ప

ఉత్సాహంగా 'స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర'

రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు ప్రతి నెలా మూడో శనివారం చేస్తున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు.

ప్రజాశక్తి-యంత్రాంగం

తుని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, హౌసింగ్ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జిల్లా ప్రత్యేకాధికారి జి.వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్, తుని మున్సిపల్ చైర్మన్ నార్ల భువన సుందరి పారిశుధ్య కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మికులను ఘనంగా సత్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె.నరసింహ నాయక్, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎన్.స్వప్న, తుని మున్సిపల్ కమిషనర్ ఎం.వెంకటరావు, తహశీల్దార్ జివిఎస్.ప్రసాద్ పాల్గొన్నారు.

కాకినాడ డిఆర్ఒ జె.వెంకట్రావు కలెక్టరేట్‌లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మాట్లాడారు.కలెక్టరేట్ ఎఒ రామ్మోహన రావు, వివిధ సెక్షన్ల సూపర్డెంట్లు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జెఎన్‌టియుకె ప్రాంగణంలో ఎన్‌ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిజిహెచ్‌లో సిటీ ఎంఎల్ఎ కొండబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపిఆర్ విఠల్ ఆధ్వర్యాన మొక్కలు నాటారు.

కాజులూరు ఎంపిడిఒ జె.రాంబాబు ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది ఉపాధి హామీ పథకం సిబ్బంది పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

గొల్లప్రోలు తహశీల్దారు కార్యాలయం, నగర పంచాయతీ కార్యాలయం, కొడవలిలో గ్రామంలో తహశీల్దారు కెవివి.సత్యనారాయణ, ఇన్‌ఛార్జి కమిషనర్ ఎన్.కనకారావు పాల్గొని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి వి.సాగర్ కుమార్, డిటి సౌమ్య, ఆర్ఐ బాలకృష్ణ, మెప్మా అధికారి భారతి, మండల సర్వేయర్ కేదారేశ్వర రావు, కె.రఘు పాల్గొన్నారు

జగ్గంపేట స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ నిర్వహించారు. ప్రిన్సిపల్ దేవరపల్లి చెన్నారావు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. వైస్ ప్రిన్సిపల్ సిహెచ్. బాలరాజు, తెలుగు అధ్యాపకులు, డి.సత్యలత ఫిజిక్స్ ఆద్యాపకులు వి.గోపాలకృష్ణ, కామర్స్ ఆద్యాపకులు పి.పద్మ శేఖర్ పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో అధికారులు స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపిడిఒ ఎవిఎస్.చంద్రశేఖర్, ఇఒపిఆర్‌డి సూర్య భాస్కరరావు, ఎపిఎం ప్రశాంతి, పంచాయితీ కార్యదర్శి శివప్రసాద్ పాల్గొన్నారు.

రౌతులపూడి మండలంలోని పలు గ్రామాల్లో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు అవగాహన నిర్వహించారు.

యు.కొత్తపల్లి ఎంపిడిఒ రవికుమార్, తహశీల్దారు జి.చిన్నారావు పలు గ్రామాల్లో మొక్కలు నాటారు. ఇఒపిఆర్‌డి హరికృష్ణ సత్యారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

సామర్లకోట ఎంఎల్ఎ నిమ్మకాయల చినరాజప్ప బలుసుల పేట ఇందిరా కాలనీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొనారు. మున్సిపల్ కమిషనర్ అనిశెట్టి శ్రీవిద్య ఆధ్వర్యంలో



తునిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేస్తున్న ఎంపీ, కలెక్టర్

నిర్వహించారు. టిడిపి నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, బలుసు వాసు, కంటే జగదీష్ మోహన్, వల్లూరి దొరబాబు, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, కాళ్ల రవీంద్ర, రాజశేఖర్ పాల్గొన్నారు.

కరప గ్రామంలో ఎంపిడిఒ ఎ.అనుపమ మొక్కలు నాటారు. కొరుపల్లిలో ఇఒపిఆర్‌డి సలాది శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పెద్దాపురం రెవెన్యూ కార్యాలయం వద్ద తహశీల్దారు సిహెచ్.వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. స్థానిక కొత్తపేట గుర్రాలు సెంటర్లో మున్సిపల్ కమిషనర్ కెవి.పద్మావతి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.



జగ్గంపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న సిబ్బంది



సామర్లకోటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో పాల్గొన్న ఎంఎల్ఎ